Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 15

(Jan. 17, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 15

(Jan. 17, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 17—1—47 శుక్రవారం [సంచిక 15

శ్రీమతి యశోదాబాయి విడుదల

హైద్రాబాద్, జనవరి 15

హైద్రాబాదుపట్టణ మహిళా నాయకురాలు, గోలకొండ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు, అగు శ్రీమతి యశోదాబాయిగారిని 1946 అక్టోబరులో నైజాం ప్రభుత్వం డిటెన్యూగా నిర్బంధించింది. వీరిని ప్రభుత్వం విడుదల చేసింది.

తిరువాన్కూరుకు సత్యాగ్రహ దళాలు

తిరుచూరు, జనవరి 15

ఈవేళ కాంగ్రెసు సోషలిస్టుపార్టీ నాయకుడు అశోక మెహతా పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ, మలబార్, కొచ్చిన్, తమిళ రాష్ట్రాలనుంచి తిరువాన్కూరుకు సత్యాగ్రహ దళాలుగావెళ్ళి శాసనధిక్కారం చేస్తారని తెలియ జేశారు. ఫిబ్రవరి 1 వ తేదీనుంచి యీ ఉద్యమం ప్రారంభ మవుతుందని ఆయన అన్నారు. తిరువాన్కూరు సంస్థానంలో పౌరసత్వహక్కులకై యీ దళాలు సత్యాగ్రహం చేస్తాయని ఆయన తెలియజేశాడు.

పార్టీ ఆఫీసులపైదాడికి తాత్కాలికప్రభుత్వ బాధ్యత

ప్రజా ఉద్యమాన్ని అణచేకుట్ర

కేంద్రప్రభుత్వ ప్రకటనకు డాంగే జవాబు

న్యూఢిల్లీ, జనవరి 15

సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ డాంగే ఈవేళ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ ఇలా చెప్పారు.

"దేశంలోవున్న ట్రేడ్‌యూనియను రైతు వుద్యమాలను అణచివేసేటందుకే భారతదేశ మంతటా ఈ దాడులు ప్రారంభమైనాయి.

"భారతదేశం నేడొక భయంకరమైన ఆర్థికదుస్థితిని ఎదుర్కొంటూంది. ఈ దశలో రైతుల, కార్మికుల కోరికలను ఎదిరించేటందుకు బ్రిటిష్ ప్రభుత్వము, తాత్కాలిక ప్రభుత్వము, విదేశీయ - స్వదేశీయ పెట్టుబడిదారులు గాఢమైన స్నేహంతో వ్యవహరిస్తున్నారు.

"ఈనాటి సోదాలలో కొత్త ఏమీలేదు. మీరట్ కుట్రకేసుకు (1928) ముందుకూడా ఇదేమాదిరి సోదాలు జరిగాయి. తర్వాత కమ్యూనిస్టుల్ని అరెస్టుచేసి, విచారణ జరిపారు. ఇప్పుడుకూడా మూడు, నాలుగు నెలలలో కార్మికనాయకులు, రైతునాయకులు పెద్దపెట్టున అరెస్టు చేయబడవచ్చును."

"కొద్దిరోజులక్రితం రాష్ట్రంలో జరిగిన కమ్యూనిస్టునాయకుల అరెస్టులు చాలా విచారించవలసినఘట్టం. అందులోనూ శ్రీ ఎమ్. ఆర్. వెంకట్రామన్, పి. రామమూర్తివంటి ప్రజాసేవకులను ఎక్కడో జరిగిన నేరాల పేరుతో అరెస్టుచేయడం ఏమాత్రం న్యాయం కాదు. ఈనాడు వారివిధానాలు కొన్నింటితో భేదించేవారు వుండవచ్చు. కాని, ఆపార్టీకిగల భవిష్యత్తును కొంచెపరచడానికిఏమాత్రం వీలు లేదు. పొలాలలో పనిచేసేవారు కానియ్యండి, ఫ్యాక్టరీలలో పనిచేసేవారు కానివ్వండి, ఈ నాయకులు బోధించే సిద్ధాంతాలయెడ ఎంతో అభిమానం చూపుతూన్నారు. వారికి కార్మికవర్గంమీద వున్న పలుకుబడి చాలా హెచ్చు. ఈవిషయం మధుర మిల్లు యూనియనుకు (ఎర్రజండా) కార్మికులిచ్చిన వోట్లవల్లనే స్పష్టపడింది. కమ్యూనిస్టు అభిప్రాయాలు కలవారిని కాంగ్రెసు తన అనుచరులలో నిలుపుకోలేకపోవడం విచారకరం. నేటి కమ్యూనిస్టు నాయకులలో చాలమంది నిన్న మొన్నటివరకు కాంగ్రెస్ కార్యశీలాపాలలో పేరెన్నిక గన్నవారే. ఆవిషయంలో వారు చూపిన ఉత్సాహంలో ఇతరులెవ్వరికీ తీసిపో లేదు.

"విస్పష్టమైన, అభివృద్ధికరములైన, ఆశయాలుగలది, కమ్యూనిస్టు పార్టీ. దేశంలో ఏ మతానికి ప్రాముఖ్యత యివ్వని ఒకే ఒక రాజకీయపార్టీ కమ్యూనిస్టుపార్టీ. అటువంటి పార్టీకి చెందినవారి విషయమై కాంగ్రెస్ సంస్థ, కాంగ్రెస్ మంత్రివర్గం హెచ్చుసహనమూ, విశాలహృదయమూ చూపవలసియుంది. నా సోదర కాంగ్రెస్‌వాదులను, కాంగ్రెస్‌మంత్రులను ఒకవిషయం ఆలోచించవలసిందని కోరుతున్నా. పెద్ద ఎత్తున జరిగిన ఈ అరెస్టుల వలన కలుగబోయే దుష్ఫలితాలను ఆలోచించండి. ఈ దాడి కమ్యూనిస్టుపార్టీమీద జరిగిన ట్లే నిర్ణయించబడుతుంది. అధికారంలోవున్న పార్టీలు ఇతర రాజకీయ పార్టీలమీద నిర్బంధవిధానం అవలంబించడం వలన అవిఇంకా బలపడతాయేగాని, బలహీన పడవు. అధికారంలోవున్నది కాంగ్రెస్ అయినా జరిగేది ఇంతే."

తాత్కాలిక ప్రభుత్వం ఏమీ ఎరగదా?

కామ్రేడ్ డాంగే ప్రశ్న

న్యూఢిల్లీ, జనవరి 15

భారతకమ్యూనిస్టుపార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులయిన కామ్రేడ్ డాంగే ఈవిధంగా ప్రకటిస్తున్నారు.

"భారతదేశం అంతటా జరిగిన సోదాలతో తమకేమీసంబంధంలేదని భారత ప్రభుత్వం చేసిన ప్రకటన చాలా సమస్యలను తెస్తూంది. ఈసోదాల సమయంలో సెంట్రల్ ఇంటెలిజన్సు బ్యూరో (కేంద్ర ప్రభుత్వం చేతిలోని గూఢచారశాఖ) ఆఫీసర్లు ఎందుకు వున్నారో ఆ ప్రకటన ఏమీ చెప్పడంలేదు.

"కేంద్రంలోని తాత్కాలిక ప్రభుత్వం యొక్క సమ్మతిలేనిదే అన్నిరాష్ట్రాలలో ఒకే రోజున, ఒకేగంటలో సోదాలు జరపడానికి రాష్ట్రప్రభుత్వాలమధ్య మాటలు నడిపినవారు (లైజాన్ మెంబరు) ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాధికారంలోవున్న కాంగ్రెస్ — ముస్లిం లీగులు ప్రజల అవసరాలకు సంబంధించిన ప్రధానవిషయాలలో ఒక మాటమీదికి రాలేకపోయినా, ఈవిషయంలో మాత్రం కలియడం గమనించతగిన విషయం."

అరెస్టుల దుష్ఫలితాలు కాంగ్రెసువాదులు ఆలోచించాలి

తంజావూరు కాంగ్రెస్‌నాయకుని విజ్ఞప్తి

గోల్డెన్‌రాక్, జనవరి 12

మాజీ కాంగ్రెస్ ఎమ్. ఎల్. ఏ. శ్రీ వి. భూవరాహన్‌గారు (తంజావూరు జిల్లా కాంగ్రెస్ నాయకులలో ఒకరు, తమిళనాడు కిసాన్‌సభ ఉపాధ్యక్షులు) ఈ దిగువ

ప్రజాప్రభుత్వానికి ప్రతిష్ఠ కాదు

కృష్ణస్వామిభారతి ఖండన

మధుర, జనవరి 15

రాజ్యాంగ సభలో కాంగ్రెసు సభ్యుడు, మాజీ కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. అయిన శ్రీ కృష్ణస్వామి భారతి ఈ దిగువ ప్రకటన చేస్తున్నారు.

"మద్రాసు ప్రభుత్వం కమ్యూనిస్టుపార్టీ మీద ప్రారంభించిన ఈ దాడి ప్రజాప్రభుత్వానికి తగదు.

"మధురలోని కమ్యూనిస్టుపార్టీ ఆఫీసును వారంటు లేకుండానే సోదాచేశారు. అరెస్టు చేయబడినవారిని రాజకీయ ఖైదీలుగానైనా చూడడంలేదని తెలుస్తూంది. వీరిని రాజకీయ ఖైదీలుగా చూడాలి. విచారణ సమయంలో కూడా రాజకీయ ఖైదీలుగానే చూసేటట్లు

కాంగ్రెసు పేరుకే కళంకం తెచ్చారు

బీహారుకొట్లాటలపై గఫార్‌ఖాన్

పాట్నా, జనవరి 14

బీహారులో హిందూ - ముస్లిం కొట్లాటలు జరిగిన తర్వాత శాంతిని నెలకొల్పేటందుకు అబ్దుల్ గఫార్‌ఖాన్ బీహారులో పర్యటన చేస్తున్నారు. ఆయనను హిందువులు - మహమ్మదీయులు కలిసి "విప్లవం వర్ధిల్లాలి!" మొదలైన నినాదాలతో ఆహ్వానించారు. గఫార్‌ఖాన్ సభలో యిలా ఉపన్యసించారు:

"విప్లవం ఒకరి తలలు మరొకరు నరుక్కోవడంవల్ల రాదు. బీహారు ప్రజలు లోగడ జరిపిన చర్యలు ఒక్క బీహారు రాష్ట్రానికే కాకుండా, కాంగ్రెసు సంస్థకుకూడా కళంకం తెచ్చాయి. బీహారులో కాంగ్రెసుకు ఎక్కువ పలుకుబడి ఉన్నట్లుకూడా వింటున్నాను. బీహారు హిందువులు మాటల్లోనేకాక, చేతలలో కూడ ముస్లిం ప్రజలలో విశ్వాసం కలుగజేయాలి. అల్ప సంఖ్యాకులకు రక్షణ యివ్వడం అధిక సంఖ్యాకుల ధర్మం."

శ్రీ బి. వీరాస్వామిగారి రాజీనామా

మద్రాసు, జనవరి 15

మద్రాసు మంత్రి వర్గంలో ఒకరైన శ్రీ బిక్కిన వీరాస్వామి (అటవీశాఖామంత్రి) గారు అనారోగ్యకారణాలవలన తమ మంత్రి పదవికి రాజీనామానిచ్చారు.

సైన్యాధికారుల కుట్రను సోదాలు ధ్రువపరిచేయి

కామ్రేడ్ లహరి ప్రకటన

కలకత్తా, జనవరి 14

భారతరాజ్యాంగ సభలో కమ్యూనిస్టు సభ్యులయిన కామ్రేడ్ సోమనాథలహిరీ ఈ విధంగా ప్రకటిస్తున్నారు.

"బ్రిటిషు సైన్యాధికారుల రహస్య పు ఏర్పాట్లను కమ్యూనిస్టు పత్రికలలో బయట పెట్టకుండా ఆపివేసేటందుకని ప్రభుత్వోద్యోగులు కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులమీదా, పత్రికలమీదా ఈ దాడి చేశారు.

"సైనికాధికారులు ఆ ఆజ్ఞలు ఇవ్వలేదని చెప్పలేకపోయారు. అందుచేత ఈ నిర్బంధ విధానానికి దిగారు. మేము బయటపెట్టిన విషయాలలోగల సత్యం ఈ దాడులవలన స్పష్టం అవుతూంది.

"తాత్కాలిక ప్రభుత్వంలోని భారతీయ సభ్యులు ఈ విషయం వెంటనే విచారించి, తమ పేరు నుపయోగించుకొనే బ్రిటిష్ అధికార్లు పత్రికా స్వాతంత్ర్యాన్ని అణచివేయకుండా చూడాలని కోరుతున్నాము".

★

భారత ప్రభుత్వ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 15

భారత ప్రభుత్వం ఇలా ప్రకటిస్తూంది:

"జనవరి 14న భారతదేశం అంతటా జరిగిన సోదాలను భారత ప్రభుత్వం నడిపిందనే వార్త చూశాము.

"అటువంటి పొరపాటు అభిప్రాయాలు కలగకుండా వుండేటందుకు ఈ ప్రకటన చేయవలసివచ్చింది. ఈ సోదాలు మా ఆజ్ఞ ప్రకారం జరగలేదు. క్రిమినల్ ప్రొసీజరు కోడ్ 165 వ సెక్షను ప్రకారం పోలీసులు వీనిని నడిపారు. 166 వ సెక్షను ప్రకారం బొంబాయి ప్రభుత్వం ఈ సోదాలు చేయవలసిందని వారిని కోరింది. బొంబాయిలో ఒక పత్రికమీద వచ్చిన కేసును పరిశోధించ

రష్యాతో ఒడంబడికను బెవిన్ జారవిడుస్తున్నాడు

'ప్రవ్దా' నిశిత విమర్శ

మాస్కో, జనవరి 15

విదేశాంగ మంత్రుల సమావేశం నెరవేర్చిన కార్యక్రమాన్ని గురించి డిసెంబరు 22 న బ్రిటిష్ విదేశాంగమంత్రి బెవిన్ ఒక ఉపన్యాసంచేశాడు అందులో ఇలాఅన్నాడు:

"ప్రతివిషయంయొక్క మంచి చెడ్డలను ఆలోచించే బ్రిటన్ తన వైఖరిని నిర్ణయించుకుంటుంది. బ్రిటన్ ఎవ్వరితోనూ ముడిపెట్టుకోవడంలేదు. మిత్రరాజ్యప్రణాళికవల్లకలిగే సంబంధాలు, బాధ్యతలనుతప్ప, బ్రిటన్ ఎవ్వరితోనూ ఇంకేలాంటి సంబంధాన్ని పెట్టుకోదలచలేదు.

ఈ మాటలను విమర్శిస్తూ సోవియటు పత్రిక 'ప్రవ్దా' ఇలా వ్రాసింది:

"1941లో బ్రిటన్ రష్యాలకు జరిగిన 20 సంవత్సరాల మిలిటరీ ఒడంబడికను బెవిన్ మరచిపోయాడా?

"మిత్రరాజ్యసమితి ప్రణాళిక ద్వారా మిత్రరాజ్యాలన్నిటికీ సమానంగా వర్తించే బాధ్యతలుతప్ప ఇతరమైనవాటినిపాటించము అని అతనన్నాడు. పై ఒడంబడిక ప్రకారం యుద్ధానంతరం కూడా రష్యా బ్రిటనులు ఒకరిపట్ల ఒకరు నెరవేర్చవలసిన బాధ్యతల సంగతి అతను మరచిపోయి ఉండడను కుంటాము.

"ఈ 20ఏళ్ల ఒడంబడిక గడువు 50 ఏళ్లకు పెంచాలని బెవిన్ కొన్నాళ్ళ క్రిందట సూచించాడు. ఈనాడు ఆ ఒడంబడికవల్ల కలిగే బాధ్యతలను గుర్తించను పొమ్మంటున్నాడు. ఆనాడు అతనుచేసిన సూచన విలువ ఎంతో, ఈనాడు బయటపెట్టాడు. సోవియటుతో స్నేహసంబంధాలు విజంగా పెంపొందించుకోవాలనే ఉద్దేశం అతనికెన్నడూలేదన్నది స్పష్టమయింది.

"బెవిన్ ఈ మాటలన్న తరువాత బ్రిటిష్ విదేశాంగ విధానానికి సముయానుకూలమైన నిర్వచనంచెప్పే అవకాశం కలిగింది. కాని, అంతర్జాతీయ రాజకీయాల్లో బ్రిటిష్‌విదేశాంగ మంత్రి చేస్తున్నది ఒకటి, పైకి అంటున్న మాటలు మరొకటి అన్నవిషయాల్ని మరచిపోకూడదు.

"ఏది ఎలాగున్నా, 1941 నాటి రష్యా బ్రిటన్ పరస్పర సహకార ఒడంబడికను బెవిన్ వదులుకున్నాడన్నది స్పష్టం."

బ్రిటిష్ ప్రభుత్వపు కుంటి సమాధానం

బెవిన్ వుద్దేశ్యం అది కానేకాదనీ, ఏవో దేశాలతోనో బ్రిటన్ ముఠా కడుతోందనే విమర్శలకు సమాధానం చెప్పడమే అతని వుద్దేశ్యమనీ బ్రిటిషు విదేశాంగశాఖవారు కుంటి సమాధానమొకటి ప్రకటించారు.

(బ్రిటన్ రష్యాలు పరస్పరం మిలిటరీ సహకారం చేసుకోవాలనీ, తరుచు మిలిటరీ సంప్రతింపులు జరపాలనీ 1941 లో 20 ఏళ్ళ పరస్పర సహకార ఒడంబడిక కుదిరింది. ఆచరణలో బ్రిటన్ దీనినిపూర్తిగాబుట్ట దాఖలుచేసింది. పైగా అమెరికాతో కూటమిగా ఏర్పడింది. ఈకూటమితో మిలిటరీ బంధాలను నానాటికి బలపరచుకుంటూంది. చివరి కినాడు సోవియటు వల్ల తన బాధ్యత

కార్మికోద్యమాన్ని బలపరచడం తప్పు

లేబర్ ప్రధాని అట్లీ ధోరణి

లండన్, జనవరి 1[illegible]

బ్రిటిష్ లేబర్‌పార్టీ మంత్రివర్గంలో ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్‌కు చెందినవారు కూడా కొందరున్నారు. లేబరు ప్రభుత్వం ఈనాడు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానంపట్ల ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి పెరుగుతూంది. ఇటీవల [illegible] జరిగిన మహాసభలో బ్రిటిష్ విదేశాంగ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఒక తీర్మానం పెట్టబడింది. ఈ తీర్మానం కొద్దితేడాతో ఓడిపోయినా, దానికి అనుకూలంగా చాల వోట్లు వచ్చాయి.

దీనిని గమనించి అట్లీ తన మంత్రివర్గంలోని ట్రేడ్‌యూనియన్ మంత్రులపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. వారు ట్రేడ్ యూనియన్ కాంగ్రెసును బలపరచకూడదనీ, దానివల్ల బ్రిటిష్ రాజ్యాంగంలోనే విషమ పరిస్థితు లేర్పడతాయనీ నీతులు బోధింప సాగాడు.

గతవారం మంత్రివర్గ సభలో ఈ విషయమై కొంత ఘర్షణ జరిగిందనీ, అట్లీ రాజీనామా యిస్తానని బెదిరించాడనీ లేబరు పార్టీవారు తెలిపారు.

కొమింటాంగు సేనకు జపాను ఫాసిస్టుల తరిఫీదు!

లండను, జనవరి 13

వెనుకటి జపాను ఫాసిస్టు సైనికాధికారులకు కొందరికి చైనా పేరులు పెట్టి కొమింటాంగు ప్రభుత్వం దేశరక్షణ శాఖలో నియమించినట్లు మాస్కో రేడియో తెలిపింది.

"కొమింటాంగు సేనకు తరిఫీదు నివ్వడానికి త్వరలోనే జపానునుండి వందమంది జపాను సైనికోద్యోగులు రానున్నారని గట్టిగా అనుకుంటున్నారు. జపానులోని అమెరికా ఆక్రమణ ప్రభుత్వమూ, కొమింటాంగు ప్రభుత్వాలూ కలిసే ఈ ఏర్పాటు చేస్తున్నాయి" అని ప్రకటించింది.

యుగోస్లావియా దేశద్రోహులతో అమెరికా సంబంధం

బెల్‌గ్రేడు, జనవరి 13

యుగోస్లావియాలో మాజీ సైనికోద్యోగి అయిన బెల్జికోనుస్టిన్, వెనుక అమెరికా రాయబారి కార్యాలయంలో ఉద్యోగి అయిన స్టిఫనోవిచ్, పత్రికావిలేఖరి [illegible] విచ్ ఈముగ్గురూ దేశద్రోహనేరంపై మరణశిక్ష విధింపబడ్డారు.

వీరుముగ్గురూ యుగోస్లోవియా ప్రభుత్వ, మిలిటరీ రహస్యాలను అమెరికా రాయ

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 జనవరి 17 : శుక్రవారం

తనీస మజూరీ ఇవ్వాలి

చేనేత కార్మికుల డిమాండు

బట్ట లేకపోతే బ్రతకలేము. తిండిలాగానే ఇది మనకు అత్యంతప్రధాన సమస్య.

గత యుద్ధం మధ్యలో గుడ్డ కరవు ప్రారంభమైంది. అప్పటినుండి కమ్యూనిస్టు పార్టీ ఒక స్పష్టమైన మార్గం చూపుతూంది. చేనేతమీదనే మన రాష్ట్ర బట్టల సమస్య ఆధారపడివుంది. దానిని కంట్రోలు చేయాలి. మిల్లులు రాట్నింబగళ్ళు నడిపి చేనేతవారికి దారినంత నూలు యివ్వాలి. మిల్లుబట్టతో చేనేతబట్ట కలిపి రేషనింగు అమలువరచాలి. ఇదొక్కటే బట్టలకరువు తొలగించడానికి మార్గం.

ఈ రకమైన కంట్రోలును 1944 నాటికే చేనేతవారిలో వేలకొలదిమంది-రాజకీయంగా దేశభక్తియుతంగా ఆలోచించగలిగినవారు-అంగీకరించారు.

కాని వీరంతా చేనేత కార్మికులు. కష్టించి కూలివనిమీద బ్రతికేవారు.

చేనేత పారిశ్రామికులలో షాహుకారులు కూడా వున్నారు. ...

షాప్ అసిస్టెంట్స్ బిల్లు

అనవసర మినహాయింపులు కూడదు

వారానికి 44 గంటలపని నిర్ణయించాలి

కమ్యూనిస్టు ఎం. ఎల్. ఏ., పి. వెంకటేశ్వర్లుగారి సూచనలు

బెజవాడ, జనవరి 16

రానున్న శాసనసభా సమావేశంలో కాంగ్రెసు మంత్రివర్గం యీ బిల్లును ప్రవేశపెట్టబోతున్నది. ఈ బిల్లు కేంద్రప్రభుత్వం యొక్క ఫ్యాక్టరి అక్టు, వేతనాలచట్టాన్ని అనుసరించే తయారుచేయబడింది. కాని ప్రస్తుతపరిస్థితుల ననుసరించి తయారుచేయబడలేదు.

ఈ బిల్లు చిల్లరదుకాణాల, ఖాయిదాకొట్లు కాఫీహోటల్సు, సినిమాలు మొదలగువాటికి వర్తించుతుంది. కాని మెడికల్‌షాపులకు, హాస్పిటల్సుయందు కృషించు కంపౌండర్లకు క్లబ్బుల్లో పనిచేయువారికి, ఇండ్లలో పనిచేయువారికి వర్తించదని తెలియచేయబడింది. ఈ మినహాయింపుకు కారణాలేవి తెలియచేయలేదు. కాంగ్రెసుమంత్రుల దృష్టిలో వీరేం పాపంచేశారో తెలియదు.

అనవసరపు మినహాయింపులు

ఇవిగాక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అజమాయిషీ క్రింద నడుపబడే సంస్థలకు ...

కోతకోయుటకు వీలుఏర్పడింది. పనివారల కంప్లైనీరు తుడుచుటకు పనివారికి తనది తప్పుకాదని చెప్పుకొనే అవకాశం కల్పించారు. ఈచెప్పుకొనవలసింది యజమానులతోనే. వారి నిర్ణయమే తుది నిర్ణయమగుతూంది. జుల్మానాలు విధించుటకు యజమానులకు అవకాశాలు కలిగించి పనివార...

వారానికి 44 గంటలపని

జుల్మానాలు వుండరాదు

జీవితావుసర వేతనాలు నిర్ణయించాలి

... పంచాయితీబోర్డులందు కూడ అనేక దుకాణాలు వున్నాయి. అన్ని మున్సిపాలిటీలందును యీ బిల్లు వెంటనే వర్తించేటట్లు చూడాలి.

ఈ బిల్లులో పనివారల కనీసపు జీతాల విషయం తలపెట్టలేదు. కొన్నిచోట్ల 15-0-0 20-0-0 జీతాలుకూడ కలవు. నేటివరకు కూడ కరువుభత్యం యివ్వనటువంటి యజమానులుకూడ లేకపోలేదు. పనివారలను గూర్చి ప్రవేశపెట్టబడు ఏబిల్లుఅయినా, కనీసపుజీతాలమాట తలపెట్టకపోతే, ప్రస్తుత పరిస్థితులలో వారి సమస్య పరిష్కారం చేయజాలదు. అనేకచోట్ల ఈజీతాలవిషయమై సమ్మెలు చెలరేగుతున్నాయి. అఖిలభారత కాంగ్రెస్ వర్కింగు కమిటీ కూడ యీ సత్యాన్ని గుర్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు యీ జీవితావసర వేతనాల విషయం తలపెట్టక సమ్మెలను నిషేధించుటకు శాసనాలు చేయటం పరిపాటైంది. కాంగ్రెస్ మంత్రివర్గాలు యీవందాని విడనాడి. పనివారల జీవితావసర వేతనాలవిషయమై వెంటనే శాసనముచెయ్యాలి.

శాసనసభా సమావేశం యీనెల 30 వ తేదీనే ...

పంచాయితీబోర్డులకు వర్తింప చెయ్యాలి

పుర్రెల సత్యనారాయణ.

ఏజన్సీ ప్రజల ఇక్కట్లు

వెట్టిచాకిరి, వుద్యోగులనిరంకుశత్వం పోవాలి

మహాసభలో తీర్మానాలు

సీతంపేట, జనవరి 16

అఖిలభారత ఏజెన్సీ ప్రజలసంఘం (ఆంధ్రశాఖ) చిచ్చడి కన్నయ్యదొరగారి అధ్యక్షతక్రింద భద్రాచలంతాలూకా అత్కూరులో ది 5-1-47 వ తేదీన సమావేశమయింది. 50 మంది ప్రతినిధులు వచ్చారు. ప్రారంభోపన్యాసకులు శ్రీ యలమంచిలి బలరామయ్యగారిలా ఉపన్యసించారు:

బ్రిటిషు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతోముందుకు ...

ఈభూమిని పురాతనపద్ధతులపైన్నే సేద్యమొనర్చుచున్నారు. స్వంతపొలం 100 కి 30 మందికి మాత్రమేయున్నది. మిగతా వారు కౌలుదార్లుగను, కూలీలుగను జీవిస్తున్నారు. కౌలురేట్లు చెప్పనలవిగాదు. వ్యవసాయంచేసినా చేయకపోయినా, పండినా, ఎండినా, నాగటిచాలు కవిపించినందుకే శిస్తు చెల్లించుకోవాలి. లేనిచో మూలెంలు, ముంత పోయిందన్నమాటే. గ్రామ ...

లంచగొండితనం

విద్య

ఆరోగ్యము

భూమిశిస్తులు

(7) మద్యపానం వెంటనే నిషేధించాలి.

(8) ఏజన్సీ రైతు పండించే పంటలు కన్నింటికీ కనీసధరలు నిర్ణయం చేయాలి.

(9) ఏజన్సీ పరిపాలనా పద్ధతి నాశనం చేయాలి.

(10) రామపాద సాగర ప్రాజెక్టుగురించి ఏజన్సీ ప్రజలకు చాలామందికి, ఏజన్సీలో యెక్కువభాగం మునిగిపోతుందని భయంగా మున్నదిగాన దాని లాభనష్టాలను వివరించుతూ ఒక ప్రభుత్వ ప్రకటన కావాలి.

(11) ప్రస్తుతమున్న నామినేటెడ్ జిల్లా బోర్డును రద్దుచేసి ఎన్నికలు జరిపించాలి.

బెజవాడ విద్యార్థి నాయకుల అరెస్టులు

బెజవాడ, జనవరి 16

డిటెన్షన్లవ్యతిరేకంగా బెజవాడహిందూ హైస్కూలు విద్యార్థులు ఇంతవరకు సమ్మె సాగిస్తూవచ్చారు. విద్యార్థి ఫెడరేషన్, విద్యార్థి కాంగ్రెసుల నాయకత్వాన పిక్కెటింగుకూడ ప్రారంభమైనది. పోలీసులు డి. నాగభూషణం, వి. రాజేంద్రరావు, ఆర్. ...

బట్టల అమ్మకంలో పెద్దవ్యాపారస్తులకే లైసెన్సులా?

నీతిగల వ్యాపారస్థులకే లైసెన్సులుండాలని ప్రజాభిప్రాయం

బందరు, జనవరి 13

10 వ తేదీ సాయంత్రం బందరు వర్తకుల సమావేశం బందరు తాలూకా తహసీల్దారు సమక్షంలో జరిగింది. జిల్లాకలెక్టరుగారి పర్సనల్ అసిస్టెంటుగారు సహకారసంఘాలకు షేర్లు ఎలావసూలు చేయాలో సభలో వివరించారు. ...

బ్రాంచీని తనిఖీ చేయించారు. లెక్కలడిగి ఏమి చూడకుండానే పంచదార బస్తాను తూనిక వేయించి ఏమి తప్పులు దొరకకపొయ్యేటప్పటికి తిరిగి వెళ్ళిపొయ్యారు. మరే యితర దుకాణాలు బ్లాక్ మార్కెట్ చేస్తేన్నీ తనిఖీ చేయలేదు.

ఈ పరిస్థితులలో ఈ నెల 9 వ తేదీ ...

... పాదిపోతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే తగినచర్య తీసుకొని లైసెన్సులు ఇచ్చుటలో చిన్నాపెద్దా విచక్షణలేకుండా రిమార్కులు లేనివారికి, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవారికి, దొంగవ్యాపారం చేయనివారికి, లైసెన్సులు ఇవ్వాలని యం. శ్రీహరిరావుగారు వ్రాస్తున్నారు.

సత్తెనపల్లి కో-ఆపరేటివ్ స్టోర్సు

పార్లమెంటరీ కార్యదర్శి అగ్నిపరీక్ష

సత్తెనపల్లి స్టోర్సు 1564 సభ్యత్వం రు 1784 షేరు ధనం కల్గి 5 గ్రామాల్లో బ్రాంచీలు నడుపుతూ ఆంధ్రరాష్ట్రంలో ప్రప్రథమ స్థానం ఆక్రమించియున్నది. 45-46 లో రు $2\frac{1}{2}$ లక్షల వ్యాపారం జరిగింది. పట్టణంలో నూ, బ్రాంచీలున్న 5 గ్రామాల్లోనూ ప్రజావసరాలను ఎప్పటికప్పుడు తెలిసికొంటూ నైరక్టర్లు ఆహార పదార్థాలు, యితర వరుకులు సక్రమంగా అందరికి అందేటట్లు చూస్తూ వేలకొలది ప్రజానీకాన్ని స్టోర్సువైపు ఆకర్షించగలిగారు. కో-ఆపరేటివ్ డిపార్టుమెంటుతో సహా ఆంధ్రరాష్ట్రంలో ఆదర్శ...

చేనేత పారిశ్రామిక సంఘాలఅఫీలియేషన్

బెజవాడ, జనవరి 14

... రాష్ట్రసంఘంకు పంపాలి. గ్రామాలనుండి ఇంకా రావలసిన ఫారాలు వెంటనే జిల్లా సంఘం తెప్పించుకోవాలి. కాని ఈలోగానే ఉన్నంతమట్టుకు పంపించివేయాలి.

షత్సల సత్యనారాయణ,
ఆం. రా. చే. పా. సంఘం.

నరసరావుపేట తాలూకా ద్వితీయ క్యమూనిస్టు పార్టీ మహాసభ

ఎడ్లపాడులో 7,8వ తేదీలలో ఈమహాసభ జరిగింది. తాలూకా అంతటినుండి 85 మంది ప్రతినిధులు వచ్చారు.

కామ్రేడ్ నరసింహారావు ప్రజావసరాల కొరకు పార్టీ యేవిధంగా పోరాడుతుందో క్లుప్తంగాచెప్పి తాలూకాలో పార్టీ అభివృద్ధిని గూర్చి వివరిస్తూ, రిపోర్టు చదివారు.

కామ్రేడ్ నరసింహారావు కార్యదర్శిగను, మరి 8 మంది తాలూకా కమిటీ సభ్యులుగను ఎన్నుకోబడ్డారు.

సాయంత్రం బహిరంగసభకు కామ్రేడ్ గంగాధరరావు అధ్యక్షతవహించారు. కామ్రేడ్ వి. శ్రీకృష్ణ, కామ్రేడ్ నరసింహారావుగార్లు వుపన్యసించారు.

రెండవ బాపట్లతాలూకా కమ్యూనిస్టు మహాసభ

పై మహాసభ నర్సాయపాలెంలో జనవరి 10, 11 తేదీలలో వరుసగా కామ్రేడ్ ఆశీర్వాదం, కర్ణ బసవయ్యగార్ల అధ్యక్షతను జయప్రదంగా జరిగింది. వివిధ గ్రామాలనుండి 120 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తాలూకాపార్టీ కార్యదర్శి కామ్రేడ్ శ్రీరాములు 1943 మొదటి కాన్ఫరెన్సు నుండి ఈరోజువరకు జరిగిన రిపోర్టు యిచ్చారు. తరువాత కామ్రేడ్ శ్రీకృష్ణ (జిల్లాకమిటి సభ్యుడు) జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు, ఈరోజు పార్టీ కార్యక్రమాన్ని గూర్చి వివరించాడు. కామ్రేడ్ శ్రీరాములు తాలూకాపార్టీ కార్యదర్శిగా మరి 14 మందికితాలూకా కమిటి ఎన్నుకోబడ్డారు. జిల్లా కాన్ఫరెన్సు ప్రతినిధుల ఎన్నికలు జరిగాయి. తదుపరి సాయంకాలం జరిగిన బహిరంగసభకు కామ్రేడ్ గంగాధరరావు ...

బుడమేరు ముంపు

మంత్రివద్దకు రాయబారం

మద్రాసు, జనవరి 13

కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యదర్శి జిల్లా ఇరిగేషన్‌బోర్డు సభ్యులు శ్రీ రామినేని పిచ్చయ్యగారు బుడమేరు రైతుల కన్వీనరు శ్రీ బొప్పన వెంకటేశ్వరరావుగారు, సభ్యులు శ్రీ వంగపాటి రంగారెడ్డిగారు, శ్రీ మన్నె సీతారామయ్యగార్లు ఈ రోజున పబ్లిక్ వర్క్సు శాఖా మంత్రి శ్రీ భక్తవత్సలంగార్ని కలుసుకొని మాట్లాడారు.

బుడమేరు ముంపువలన కృష్ణాజిల్లాలోని బెజవాడ గన్నవరం, గుడివాడ, కైకలూరు తాలూకాలలోని షుమారు 50 గ్రామాలకు చెందిన 20 వేల ఎకరాలు మాగాణి భూమి ...

... దృష్టితోనే వ్యవహరిస్తున్నదని. పంటలు ఎక్కువపండించడానికి ప్రజల దారిద్ర్యాన్ని పోగొట్టుటకు ప్రయత్నించడంలేదని మంత్రిగారికి చెప్పారు.

మంత్రిగారు సమాధానం చెబుతూ ప్రభుత్వానికి తగిన ఆదాయం రాకపోయినప్పటికి రైతాంగానికి ఎక్కువ ఉపయోగపడి హెచ్చుపంటలు పండించుటకు తోడ్పడే పనులు చేయడానికి తప్పక పూనుకుంటామని చెప్పారు. ఈ స్కీముకు సంబంధించిన ఆఖరు రిపోర్టు చీఫ్ యింజనీరు వద్దనుండి తెప్పించిన తదుపరి యీ సమస్య మీద చర్చించుటకు పిలిచెదమని చెప్పారు.

జిల్లాలోని అధికాహారోత్పత్తి స్కీముల విషయంలో ఇరిగేషన్ డిపార్టుమెంటు ఆఫీసులలో జరిగే ఆలస్యమూ,ఉద్యోగస్తులు స్కీముయెడ వ్యవహరించునపుడు లాభదృష్టినే ప్రధానంగా పెట్టుకొని పూర్తి ఖర్చులు రైతులనే భరించుకోమంటున్నారని చెప్పారు.

సఖినేటిపల్లి ఆహారకమిటీలో హరిజనులకన్యాయం

రాజోలు, జనవరి 10

రాజోలుతాలూకా సఖినేటిపల్లి గ్రామంలో నున్న జనాభాలో దాదాపు సగంమంది హరిజనులు, ...

... యింట్లోకూర్చొని చీట్లు యిస్తారు. కాని హరిజనులను ఆ దరిదాపులకు రాకుండా కసరికొడతారు. యీ అన్యాయాన్ని పై అధికార్లు గుర్తించి హరిజనులకు వచ్చే కోటా ప్రత్యేకించవలసిందిగా కోరుతూ జి. నాగేశ్వరరావుగారు వ్రాస్తున్నారు.

రాష్ట్రంలోని తోళ్ల కార్మిక ప్రతినిధుల సభ జనవరి 20 న

బెజవాడ, జనవరి 16

ది 14-1-47 తేదీ ప్రజాశక్తిలో రాష్ట్ర తోళ్ళకార్మికుల సమావేశము హెడ్డింగులో పొరబాటుగా జనవరి 26 తేదీ అని పడింది. సమావేశము జనవరి 20 తేదీ ఉదయం ...

ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రజలే ప్రతిఘటించగలరు

మార్క్సు, లెనిన్ల పార్టీని అణచటం అసంభవం

నెల్లూరుజిల్లా కమ్యూనిస్టు మహాసభలో సుందరయ్యగారి ప్రసంగం

నెల్లూరు, జనవరి 14

నెల్లూరుజిల్లా కమ్యూనిస్టుపార్టీ 8 వ మహాసభ తలమంచిగ్రామంలో యీనెల 10, 11 తేదీలలో జరిగింది. 10 తాలూకాల నుండి 100 మంది ప్రతినిధులు సౌహార్ద్రప్రతినిధులువచ్చారు. ...

... లోనూ పురకలు వేసుకుంటూ ముందుకు సాగిపోతున్న ప్రజావుద్యమాల ముందు సామ్రాజ్యవాదుల ఎత్తులు పటాపంచలవుతున్నాయి. ఇప్పటికప్పుడే అమెరికాలాంటి దేశాలు ఆర్థిక మాంద్యానికి గురి కాబోతున్నాయి. తుదకు పెట్టుబడిదారీ ఆర్థిక విధానాన్ని ఓడించి సోషలిస్టు ఆర్థికవిధానం జయప్రదమయి తీరుతుంది" అని చెప్పారు.

భారత రాజకీయాలనుగూర్చి వివరిస్తూ బ్రిటిష్ ప్లాను మన దేశంలో మతకలహాలు రేపిందని ఎంతకాలంకాంగ్రెసు-లీగు నాయకులుబ్రిటిష్ సామ్రాజ్యవాదులతో రాజీబేరాలుచేస్తుంటారో అంతకాలం కూడ బ్రిటిషు సామ్రాజ్యవాదుల యెదుట అవమానపడడం మాత్రమేగాని స్వాతంత్ర్యమురాదు. పైపెచ్చు సామ్రాజ్యవాదులు సంస్థానాధీశులు ప్రజావుద్యమాలను నిర్బంధచర్యలతో అణచివేస్తూనే వుంటారు. అందుచే ప్రజాపోరాటాలను యింకా వుచ్చస్థాయికి తీసుకుపోయినప్పుడే కాంగ్రెసు లీగు నాయకులను రాజీధోరణినుండి బయటికి లాగగలం"అని చెప్పారు. తెలంగాణా పోరాటాన్నిగూర్చి చెబుతూ కోటిమంది మన ...

అటు తర్వాత కార్మిక సమస్యలపైన, రైతు - కూలీ సమస్యలపైనా పార్టీసభ్యులు యేవిధంగా పనిచెయ్యాలో సూచించుతూ ముఖ్యమైన తీర్మానాలు చేయబడినాయి. పిమ్మట ఎన్నికలు జరిగి కామ్రేడ్ కె. కృష్ణరావు జిల్లాకమిటీకార్యదర్శిగాను ...

... చిన పంథాను ఖండిస్తూ ఒక తీర్మానం, తెలంగాణా పోరాటాలను అభినందిస్తూ ఒకటి, కాంగ్రెసుమంత్రుల నిర్బంధచర్యలు మానవలసిందిగా కోరుతూ మరియొకటి తీర్మానాలు చేయబడినాయి. జయజయధ్వానాలతో సభ, కాన్ఫరెన్సూకూడ ముగిసాయి.

బహిరంగసభ

ఎ.బి.యం. హైస్కూల్లో బోర్డింగు విద్యార్థుల బాధలు

ఒంగోలు. జనవరి 12

9వ తేదీ సాయంకాలము ఒంగోల్లో ... ఫెడరేషన్, కాంగ్రెసుకుచెందిన 100 మంది విద్యార్థులు ఎ. బి. యమ్. హైస్కూలు హెడ్మాస్టరుగారివద్దకు ఊరేగింపుగా వెళ్ళి డిటెన్షనుకు వ్యతిరేకతను తెలుపుచు ఒక మెమోరాండమును సమర్పించారు. ... వారు దానిని చదువకయే తిరస్కారభావముతో మాట్లాడారు.

బోర్డింగులోనున్న విద్యార్థులు చాలా హీనంగా చూడబడుచున్నారు. వారికి కరువు ...

బర్మా రాజ్యాంగసభకు ప్రత్యక్షఎన్నికలు జరగాలి

లండన్‌లో బర్మా నాయకుల విజ్ఞప్తి

లండన్, జనవరి 16

ఈవేళ బర్మా జాతీయనాయకులు బ్రిటిష్ ప్రధాని అట్లీతో 1½ గంటలసేపు సంప్రతించారు. అట్లీతో పెథిక్‌లారెన్సు, క్రిప్సు, అలెగ్జాండర్లుకూడా వున్నారు.

ఈ సమావేశంలో జనరల్ అంగ్‌సాన్, బర్మా ప్రజల వాంఛలను తెలిపే మెమొరాండం - 10 పుటలది - చదివి వినిపించారు. దానిపై చర్చ ప్రారంభమయింది. రాజ్యాంగ నిర్మాణసభను ఏర్పరచే విషయమై ఎక్కువ చర్చ జరిగింది. మెమొరాండంలో, బర్మా రాజ్యాంగసభను ప్రత్యక్షఓటింగ్‌ద్వారా ఏర్పర్చాలనివుంది. కాని, ఇలా జరగాలంటే ప్రస్తుతమున్న బర్మా రాజ్యాంగచట్టం రద్దు కావాలనీ, పార్లమెంటులో ఇందుకు వేరేచట్టం తీసుకురావలసి యుంటుందనీ బ్రిటిషు ప్రతినిధులన్నారట. ఇదిఆలస్యానికి కారణం గనుక, 1935 చట్టం ప్రకారమే ఎన్నికలు జరగడం మంచిదన్నారు.

ఇప్పుడు బర్మా శాసనసభ్యులు మొత్తం 91 మంది ఉన్నారు. ఒక్కొక్క నియోజక వర్గానికి ఇద్దరు చొప్పున వచ్చేటట్లు ఎన్నికలు జరపాలనీ, అప్పుడు సభ్యుల సంఖ్య 182కి హెచ్చుతుందనీ, మెమొరాండంలో సూచించ బడింది. 21 సంవత్సరాల వయసుగల్గిన వారందరికీ వోటింగుహక్కు ఉండాలనీ, ఒక్క బర్మన్లే వోటింగులో పాల్గొనాలనీ కూడా సూచించారు.

ఇలా ఎన్నుకోబడే శాసనసభలో కరిన్ జాతికి 12 స్థానాలకు బదులు 24 స్థానాలు ప్రత్యేకంగా లభిస్తాయి. ఆంగ్లో-బర్మన్లకు 4 స్థానాలు లభిస్తాయి.

బర్మాకు ఫెడరల్ రాజ్యాంగమే ఉండాలనే బ్రిటిష్ ప్రతినిధుల కోర్కెను బర్మా నాయకులుకూడా బలపరుస్తున్నారు. అయితే, సరిహద్దు ప్రాంతాలుకూడా వెన్వెంటనే నూతన రాజ్యాంగంలో భాగస్వాములుగా ఉండాలని కోరుతున్నారు. గవర్నరు కార్యనిర్వాహకవర్గంలో సరిహద్దు ప్రతినిధుల్ని కొందరిని నియమించాలని చెబుతున్నారు. ఆ ప్రాంతాలకు స్థానిక వ్యవహారాలలో స్వపరిపాలన ఉండేటట్లు ప్రత్యేకరాష్ట్రంగా చెయ్యాలన్నారు.

ఇపుడున్న గవర్నరు కార్యనిర్వాహకవర్గానికి డొమినియన్ ప్రభుత్వపు హోదా వుండాలని బర్మా నాయకులు కోరుతున్నారు. దాని సలహాప్రకారం గవర్నరు వ్యవహరించాలనీ అది ఇంగ్లండ్‌లోవున్న బర్మా కార్యదర్శికి కాకుండా శాసనసభకు బాధ్యత వహించాలనీ విదేశాంగ శాఖపైన, రక్షణ శాఖపైన సైన్యాలమీద. ఆర్థిక వ్యవహారంపైన, కూడా దానికి సర్వాధికారాలు ఉండాలనీ మెమొరాండం కోరుతోంది.

బర్మాలోకూడా చర్చలు జరగాలి

యూ - సా సూచన

లండన్, జనవరి 15

ఈవేళ బర్మా నాయకుల వర్గంలో ఒకరైన యూ-సా బ్రిటిషు ప్రధానికి సూచనచేసినట్లు తెలుస్తోంది. లండన్‌లో జరుగుతున్న యీ సంప్రతింపులు పూర్తి కాగానే వెంటనే, బర్మాలోకూడ సంయుక్త సమావేశం జరపమని ఆయన కోరాడట, దానికి సరిహద్దుజాతుల ప్రతినిధుల్ని, గవర్నరు కార్యవర్గంలో లేని పార్టీలను, పిలవాలని సూచించాడు. ప్రస్తుత సంప్రతింపులకు గవర్నరుకార్యవర్గ సభ్యుల్ని మాత్రమే పిలిచారు.

రెండువేలమంది రంగూన్ విద్యార్థుల సమ్మె

ప్రభుత్వం రంగూన్ యూనివర్సిటీ ఆవరణలో మిలిటరీని పూర్తిగా తీసివేయనందున, నిరసన సూచకంగా రంగూన్ యూనివర్సిటీ విద్యార్థులు 2000 మంది ఈ వేళ సమ్మె ప్రారంభించారు. జనవరి 19 తేదీన బర్మా అంతటా సానుభూతి సమ్మెలు జరపడానికి బర్మా విద్యార్థి సంఘం ఏర్పాట్లు చేస్తూంది.

ఆహార పంటలకు ప్రభుత్వ సహాయం

ఢిల్లీ, జనవరి 15

ఈవేళ ఆహారశాఖా సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ ఆహారోత్పత్తిసభలో ఉపన్యసిస్తూ. 5 ఏండ్లలో ఆహారపదార్థాలకొరతను పూడ్చడానికొక కార్యక్రమం ప్రకటించారు. అందులో ముఖ్యాంశాలు— ఒకటి రెండు సంవత్సరాలలో నీరు ప్రవహించడానికనువైన మైనరు ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించడం; ఉత్తమ తరగతికి చెందిన విత్తనాలు, ఎరువులు సప్లయిచేయడం; ఇప్పటికంటె మంచి వ్యవసాయ పరికరాలు సప్లయి చేయడం, వ్యవసాయపద్ధతులలో మార్పుతీసుకురావడం. వీటికి అయే ఖర్చులో రూపాయికి 4 అణాలు కేంద్రప్రభుత్వం. మరో నాలుగు అణాలు రాష్ట్రప్రభుత్వాలు, భరిస్తాయి. వీటి వల్ల లాభంపొందే రైతులు 8 అణాలు పెట్టుకోవాలి. ఈలెక్క ప్రకారం, వచ్చే 5 సంవత్సరాలలో కేంద్రప్రభుత్వం రు 50 కోట్లు మొదలు రు 75 కోట్లువరకు ఖర్చుచేయవలసి యుంటుంది. మొదటి సంవత్సరంలో కొన్ని చిక్కులు కలుగవచ్చు. (సాధన సామాగ్రి దొరక్కపోవడం వగయిరా) కాని క్రమంగా యీ ప్రణాళిక జయప్రదమవుతుందని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

చిన్న పరిశ్రమలకు ఫ్యాక్టరీ ఆక్టు

మద్రాసు ప్రభుత్వపు బిల్లు

మద్రాసు, జనవరి 16

ఫ్యాక్టరీఆక్టు క్రిందకు రానటువంటి (ఆవిరిశక్తిద్వారా పనిచేయని) కొన్ని ఫ్యాక్టరీలకు ఫ్యాక్టరీ ఆక్టును వర్తింపచేస్తూ ఒక బిల్లును మద్రాసు ప్రభుత్వం ప్రకటించింది.

పదిమందిగాని, అంతకు హెచ్చుమంది గాని పనిచేసే (ఆవిరిశక్తిని ఉపయోగించని) ఫ్యాక్టరీలుకూడా లైసెన్సు పొందాలనీ, కార్మికుల ఆరోగ్యం, రక్షణ విషయమై శ్రద్ధ తీసుకోవాలనీ, వారికి పనిగంటలు, సెలవులు నిర్ణయించబడాలనీ బిల్లుయొక్క ఉద్దేశం.

కుట్టుపని, చర్మాలు పరిశుభ్రం చేయడం, బీడీ. చుట్టల ఫ్యాక్టరీలు, పాత్రలు తయారుచేసే కార్ఖానాలు, రవాణీలు, సబ్బు మొదలయినవి నేసే ప్రదేశాలు ఇత్యాదివన్నీ ఈ బిల్లు క్రిందికి వస్తాయి.

పార్టీభేదాలు లేకుండా నిర్బంధాలు నిలపాలి

ఫార్వర్డుబ్లాక్ సభలో తీర్మానం

ఆరా (బీహారు), జనవరి 14

నేటితో ఫార్వర్డ్‌బ్లాక్ 8 వ వార్షిక సమావేశం ముగిసింది. అనేక తీర్మానాలు చేయబడ్డాయి.

1947 ఫిబ్రవరి 16 వ తేదీన 'రాజకీయ ఖైదీల విడుదల దినోత్సవము'గా జరపాలనీ ఆ రోజున అందరూ రాజకీయ ఖైదీల విడుదలకై తీవ్రమైన ఆందోళన జరపాలనీ తీర్మానించారు.

నేడు నిర్బంధవిధానం ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల, రైతుసంఘాలమీద కేంద్రీకరింపబడడాన్ని ఖండిస్తూ, ఈవిధంగా అధికార దుర్వినియోగం చేయడాన్ని సహించరాదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి తెలుపుతూ తీర్మానించారు. ఏ పార్టీకి చెందినా, కిసాన్ సభ, ట్రేడ్‌యూనియన్ నాయకులమీద ఏవిధమైన నిర్బంధాలు లేకుండా తొలగించాలని కోరారు.

గత 6 మాసాలలో దేశం అన్నిమూలల జరిగిన మతకలహాలు భారతప్రజల జాతీయసత్వాన్ని మరింతస్థిరపరచడానికే ఉపయోగపడ్డాయని చెప్పుతూ, మతావేశాలను అణచివేయడానికై ప్రజలలో ఆర్థిక — రాజకీయసమస్యలపై తీవ్రప్రచారం జరగాలని తీర్మానించారు.

మరొక తీర్మానంద్వారా "ఫార్వర్డుబ్లాకు సోషలిస్టుపార్టీ వర్గకలహ సిద్ధాంతాన్ని పూర్తిగా ఆమోదిస్తుంది; పెత్తందదారీ జమీందారీ విధానాలు రద్దుచేయబడాలనీ అధికారం కార్మిక — కర్షకులకు దక్కాలనీ మా అభిప్రాయం" అని ప్రకటించారు.

మరొక తీర్మానంలో ప్రధాన పరిశ్రమలను సమాజపరం చేయాలని హెచ్చరించారు.

డిటెన్షన్‌లో ఉన్న శాసనసభ్యులు

అసెంబ్లీ సమావేశాలకు రానిస్తారు

లాహోరు, జనవరి 15

సరిహద్దురాష్ట్ర అసెంబ్లీ స్పీకరు అల్లానవాజ్‌ఖాన్ రాష్ట్రస్పీకర్ల సంయుక్త సమావేశంనుంచి తిరిగివచ్చి, యిలా ఒక ప్రకటన చేశారు.

"డిటెన్షన్‌లోఉన్న శాసనసభ్యులను కేంద్ర శాసనసభ సమావేశాలకు, రాష్ట్ర శాసనసభ సమావేశాలకు, హాజరుకానివ్వాలి—అని నేను స్పీకర్ల సమావేశంలో తీర్మానం పెట్టాను. ఇందుకు సమావేశం అంగీకరించింది. 1946 మార్చిలో జరిగిన సరిహద్దు శాసనసభ ఇట్టి తీర్మానాన్నే ఏకగ్రీవంగాప్యాసుచేసింది. కాని వైస్రాయి, గవర్నరు చెప్పడంవల్లకాబోలు, ఆ తీర్మానానికి అనుమతించలేదు."

సమ్మెదారులపై తుపాకి కాల్పులు

బొంబాయి పోలీసులచర్య

బొంబాయి, జనవరి 15

బొంబాయి పోలీసులు ఫైర్‌స్టోన్ రబ్బర్ అండ్ టైరు కంపెనీలో సమ్మెచేస్తూన్న కార్మికులపై ఈవేళ తుపాకులు కాల్చారు. మిల్లుగేట్లవద్ద గుమిగూడిన కార్మికుల్ని చెదరిపొమ్మని ఆర్డరుచేస్తే, వారు చెదరిపోనందున కాల్పులుకాల్చారు. ఎవరికీ గాయాలు తగలలేదని అసోసియేటెడ్ ప్రెస్‌వార్త తెలుపుతోంది. 25 గురు కార్మికులు అరెస్టు చేయబడ్డారు.

500 మంది సమ్మెదారులు ప్రభుత్వ కార్యాలయంవద్దకు ఊరేగింపుగా వెళ్ళి, పికెటుచేసేహక్కును అపహరిస్తూన్నందుకు నిరసనతెలియజేశారు. కామ్రేడ్ మిరాజ్‌కర్ రాయబారవర్గానికి నాయకత్వం వహించారు.

మలబారులో కాల్పులు

విచారణసంఘం నియమించాలని

రాష్ట్రకాంగ్రెసు తీర్మానం

కాలికట్, జనవరి 15

నిన్న కేరళరాష్ట్ర కాంగ్రెసుకమిటీ సర్వసభ్య సమావేశం కేళప్పన్‌గారి అధ్యక్షత క్రింద సమావేశమై, లోగడ చిరక్కల్ తాలూకాలో జరిగిన పోలీసు కాల్పులపై విచారణ జరపడానికి ప్రభుత్వంఒక విచారణ కమిటీని నియమించాలని తీర్మానించింది. (మద్రాసు ప్రభుత్వం రెండురోజులక్రితం డీప్సన్ అనే ఐ. సి. ఎస్. ఉద్యోగిని విచారణకర్తగా నియమించింది).

ఢిల్లీ టీచర్ల సమ్మె

ఢిల్లీ, జనవరి 15

ఢిల్లీ ప్రాథమికోపాధ్యాయుల సమ్మె కొనసాగుతూనేవుంది. ఈవేళ ఉపాధ్యాయులంతా దివాన్‌హాలులో సమావేశమై, తమ కనీస కోర్కెలు యీడేరేవరకూ సమ్మెను నిలుపు చేయరాదని తీర్మానించుకున్నారు. ఈ విషయం విద్యాశాఖామంత్రి శ్రీ రాజాజీకి తెలియచేయబడింది.

నార్వే రష్యా స్నేహం

స్పిట్జ్‌బెర్గెన్ రక్షణకు ఉమ్మడి బాధ్యత

లండను, జనవరి 15

నార్వేకు ఉత్తరంగా స్పిట్జ్‌బర్గెన్ దీవులున్నాయి. ఇవి నార్వేకు చెందినవి. ఈ దీవుల రక్షణ బాధ్యతను నార్వే, సోవియటు దేశాలు రెండూ కలిసి నిర్వహించాలని ఆ రెండు దేశాలూ ఒడంబడిక కుదుర్చుకున్నట్లు సోవియటు వార్తాసంస్థ టాస్ ప్రకటించింది. ఐస్లాండు మొదలైన దేశాల్లో అమెరికా, బ్రిటనులు మిలిటరీ కేంద్రాలను నిర్మించుకుంటున్నట్లే, స్పిట్జ్‌బర్గెన్‌లో సోవియటు కూడా మిలిటరీ కేంద్రాలను నిర్మించుకోగోరిందని రాయిటర్ సంస్థ ఈ మధ్య వదంతులు వ్యాపింపజేసింది. ఇవి అసత్యాలని ఇప్పుడు స్పష్టమైంది.

నవంబరులో మిత్రరాజ్యసమితి మహాసభ జరుగుతున్నప్పుడే మొలొటావూ, నార్వే విదేశాంగమంత్రీ ఈ దీవుల విషయమై సంభాషణలు జరిపారని టాస్ తెలిపింది.

ఈ దీవుల విషయమై 1920 ఫిబ్రవరిలో సామ్రాజ్యవాద. అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలు ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాయి. జర్మనీ మొదలైన మొన్నటి శత్రుదేశాలు కూడా అందులో పాల్గొన్నాయి. సోవియటు యొక్క ఉత్తరప్రదేశాలరక్షణకు, సోవియటు ఆర్థిక ప్రయోజనాలకూ భంగకరంగా ఆ ఒడంబడిక తయారుచేయబడింది. 1944-45 సంవత్సరంలో ఈదీవులను గురించి సోవియటు - నార్వేల మధ్య సంప్రతింపులు జరిగాయనీ, 1920 ఒడంబడికను మార్చడం గురించి కూడా ఆలోచించారనీ టాస్ తెలిపింది.

దురాక్రమణ యుద్ధాలకు వేదికగా అమెరికా సామ్రాజ్యవాదులు ఐస్లాండును మిలిటరీకేంద్రాలతో నింపేయాలనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో స్పిట్జ్‌బర్గెన్ (సోవియటు ఉత్తర ప్రదేశాలకూ ఐస్లాండుకూ మధ్యగా ఉంది.) దురాక్రమణదార్ల చేతిక్రిందికి పోకుండా కాపాడడం అత్యవసరమని గుర్తించి నార్వే సోవియటు ప్రభుత్వాలీ ఒడంబడిక చేసుకున్నాయి.

పోలెండుపై అమెరికా ఆరోపణలు అబద్ధాలు

మొలొటావ్ జవాబు

లండన్, జనవరి 15

వచ్చే ఆదివారం పోలెండులో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారం విషయంలో పోలెండు ప్రభుత్వపక్షాలు ప్రతికూలమైన మికొలాజిక్‌పార్టీపై హింసావిధానాన్ని అవలంబిస్తున్నాయి; బ్రిటన్. అమెరికా సోవియట్లు కలుగజేసుకోవాలని అమెరికా ఇటీవల జాబులు పంపింది. పోలెండు ప్రభుత్వపు ఎన్నికల పద్ధతి క్రైమియా, పోట్సుడం నిర్ణయాలకు విరుద్ధంగా ఉందని కూడా అమెరికా ప్రభుత్వం ఆరోపించింది

పోలెండు ప్రజాప్రభుత్వంపై ఈ ఆరోపణలు పట్టి అసత్యాలని సోవియటు విదేశాంగమంత్రి మొలొటావ్ ఈవేళ జవాబు చెప్పాడు "మికొలాజిక్ చెప్పిన మాటలే విని ఈ ఆరోపణలు చేస్తున్నారు. కాని, శాంతంగా జరుగనున్న ఎన్నికలను కల్లోలం చేయడానికి ఈ మికొలాజిక్ అనుచరులే దౌర్జన్య కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. ఈ విషయాన్ని అమెరికా వారు మరుగు పరుస్తున్నారు. ఈహంతకులపై కఠినచర్యలు తీసుకొని, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే ఏర్పాట్లు చేయకపోతే పోలెండు ప్రభుత్వం ప్రజల పట్ల తనబాధ్యతలను నెరవేర్చినట్లుకాజాలదు. ఇటువంటి విషయాల్లో విదేశ ప్రభుత్వాలు జోక్యం కలిగించుకోవడం తగదు' అని మొలొటావ్ అన్నాడు.

అమెరికా విదేశాంగ విధానాన్ని మార్చాలి

జనరల్ మార్షల్‌కు వాలెస్ జాబు

న్యూయార్కు. జనవరి 15

అమెరికా కొత్త విదేశాంగమంత్రిగా నియమింపబడిన జనరల్ మార్షల్‌కు హెన్రీ వాలెస్ తన "న్యూ రిపబ్లిక్కు" అనే పత్రికలో ఒక బహిరంగ లేఖను ప్రచురించాడు. బైరన్సు అనుసరించిన విదేశాంగ విధానాన్ని ఖండిస్తూ వాలెస్ లోగడ అమెరికా వ్యాపారశాఖ మంత్రి పదవికి రాజీనామా నిచ్చాడు. వాలెస్ ఇలా రాశాడు:

"అట్లాంటిక్ ప్రణాళికను అమలు జరపడానికీ, స్వాతంత్ర్యంకోసం వలసదేశాలు చేస్తున్న కృషికి తోడ్పడడానికీ మీరు ప్రయత్నించాలి.

"అమెరికా ప్రభుత్వం అనుసరిస్తూవచ్చిన విదేశాంగ విధానం ఎంత నిరర్ధకమైనదో మీరు చైనాలో అనుభవంమీద తెలుసుకున్నారు. ఆ విధానాన్ని అమలుజరపడానికి చైనాలో మీరు పనిచేసినంత విజ్ఞతతో ఇంకెవ్వరూ చేసిఉండరు. అయినా ఫలితం కలుగలేదు అంటే, అది మీ తప్పుకాదు, అసలా విధానంలోనేవుంది తప్పు. ఇక ముందు మీరు, ఈనాడు ప్రపంచంలో కలుగుతూన్న మార్పులకు అనుగుణ్యమై, అవసరయోగ్యము అయిన విధానాన్ని అమలు జరపాలి. అప్పుడు మీరు పంపే రాయబారుల కృషి ఫలిస్తుంది.

"ఇంతవరకు అమెరికా విదేశాంగవిధానం ట్రీస్టీ సమస్య వచ్చినప్పుడు 'కాదు, కూడదు, అనీ. పోలెండు విషయం వచ్చినప్పుడు 'కాదు, కూడదు' అనీ, అటంబాంబు విషయంలో మొండిచేయి చూపడంలోనూ, తూర్పుయూరప్ అంతటి విషయంలోనూ అన్నిటికీ 'కూడదు' అనడంతోనే సరిపోయింది.

కాని ఈనాడు కావలసిం దేమిటి? యూరప్‌లోనూ, ఆసియాలోను యుద్ధంతో శిధిలమయిపోయిన దేశాలు కొన్ని మార్పులను కోరుతున్నాయి. ఎలుగెత్తి, ఆ మార్పులకు 'సరే' అని అనడం కావాలి. మన చేతగానితనంకొద్దీ ఈ మార్పులకు నాయకత్వం అంతా రష్యాకు వప్పగించేశాము. సామ్రాజ్యవాద వ్యతిరేక దేశం ఒక్క రష్యాయే అని అనుకోవడానికి అవకాశం కలిగించాం. కోటానుకోట్ల కార్మికుల, రైతుల సానుభూతిని, విశ్వాసాన్ని రష్యాకు ధారపోశాము.

"ఈ పరిస్థితిని ఇక కొనసాగనివ్వ కూడదు. కొనసాగనిస్తే ఇక మనకు మిగిలేది మీరు చైనాలో ఖండించిన "అవినీతిపరులు, అభివృద్ధి నిరోధకు"ల్లాంటివారే.

"మన ప్రధాన శత్రువు రష్యా అనే భావాన్ని వదలుకోవాలి. యూరప్‌లోని శిధిలావస్థే మనశత్రువని భావించి, దానివెదుర్కొని పునర్నిర్మాణానికి పూనుకోవాలి".

పరిశుభ్రమైన ఫలహారాలకు

~~~ విశాల ~~~

విశ్రాంతి సౌకర్యాలకు

రుచికరమైన భోజనానికి

★

నేతాజీ రెస్టారెంట్

బిసెంటురోడ్డు, బెజవాడ.

~~~

END OF ISSUE